అభివృద్ధిలో రాష్ట్రం ముందంజ

● ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి



చిట్యాల: సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

టేకుమట్ల: అభివృద్ధిలో రాష్ట్రం ముందంజలో పయనిస్తుందని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని సుబ్బక్కపల్లి, సోమనపల్లి, అంకుషాపూర్, ఆరెపల్లి, గుమ్మడవెల్లి, కుందనపల్లి, బండపల్లి, దుబ్యాల, మందలోరిపల్లిలో రూ.1కోటి 55లక్షలతో అంతర్గత రోడ్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే కుందనపల్లిలో రూ.22 లక్షలతో నూతన జీపీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా నిధులు కేటాయిస్తూ సుపరిపాలన అందిస్తున్నారని అన్నారు. గ్రామాల్లో 100 శాతం సీసీ రోడ్లే లక్ష్యంగా ప్రభుత్వం సీసీరోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించారని చెప్పారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు త్వరిత గతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

పల్లెసీమల అభివృద్ధే లక్ష్యం

చిట్యాల: పల్లెసీమల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని గోపాలపూర్‌లో కంటివెలుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అలాగే నవాబుపేటలో ఎస్సీ కాలనీలో రూ.10 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం గ్రామస్తులు కోరగా రూ.10 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా రూ. 1 లక్ష 80 వేలతో ప్రాథమిక పాఠశాల ప్రహరీ నిర్మాణ పనులను ప్రారంభించారు. అలాగే ముదిరాజ్ కమ్యూనిటీ నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పల్లె అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి రామిశెట్టి అవినాష్ , ఎంపీపీ దావు వినోద వీరారెడ్డి, జెడ్పీటీసీ గొర్రె సాగర్, ఎంపీడీఓ రామయ్య, డాక్టర్ ఆర్.మౌనిక, డాక్టర్ మహేశ్వరి, సర్పంచ్‌లు రజిత, రత్నాకర్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ఆరెపల్లి మల్లయ్య, ప్రధాన కార్యదర్శులు మడికొండ రవీందర్‌రావు, ఏరుకొండ రాజేందర్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ గణపతి, నాయకులు సురేష్, రాజు, రాజేందర్, భద్రయ్య, ఓదేలు, తదితరులు పాల్గొన్నారు.

మృతుల కుటుంబాలకు పరామర్శ



బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్న ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి

టేకుమట్ల : మండలంలోని వెల్లంపల్లి, ఎంపేడు, పంగిడిపల్లి గ్రామాల్లో ఇటీవల పలు కారణాలతో మృతి చెందిన బొజ్జపెల్లి రవీందర్, పొనగంటి కవిత, నానవేని చిన్నిల కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పరామర్శించి ఆర్థిక సాయాన్ని అందించారు. ఆయన వెంట ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి, జెడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి, వైస్ ఎంపీపీ పోతనవేని ఐలయ్య, సర్పంచ్, ఎంపీటీసీలు కందుల విజయదేవరాజ్, ఉద్దమారి మహేష్‌యాదవ్, పండుగ శ్రీను, గజ్జి సుజాత రమేష్, ఆకినపల్లి సంధ్య, పొన్నం కోమల, చంద్రయ్య, బిల్లకంటి ఉమేందర్‌రావు, తదితరులు ఉన్నారు.

స్మారక క్రికెట్ టోర్నీ ప్రారంభం



క్రికెట్ ఆడుతున్న మాజీ జెడ్పీటీసీ శ్రీనివాసరావు

మల్హర్: మండలంలోని మల్లారంలో కోట మణిచరణ్ స్మారకార్థం నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నీని మాజీ జెడ్పీటీసీ గోనె శ్రీనివాసరావు మంగళవారం ప్రారంభించారు. క్రీడల్లో గెలుపొందిన జట్లకు ప్రథమ బహుమతి రూ.10 వేలు, ద్వితీయ బహుమతి రూ.5వేలు నగదును అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ఆవిర్నే ప్రకాష్‌రావు, సుంకు రాము, శివయ్య, రవి, మధుకర్, సమయ్య, రమేష్, లింగయ్య, పురుషోత్తమరావు, సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

ఇష్టారాజ్యంగా పాస్‌వర్డ్ వాడకం

కాళేశ్వరం: కాళేశ్వరం దేవస్థానంలో కంప్యూటర్, సీసీ కెమెరాల పాస్‌వర్డ్ ఉద్యోగులు, సిబ్బంది చేతుల్లోకి ఫలహారంగా మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గోప్యంగా ఉండే కంప్యూటర్, సీసీ కెమెరాలకు సంబంధించిన పాస్‌వర్డ్ పలువురు ఉద్యోగుల వద్దకు చేరడంతో వారంతా యథేచ్ఛగా వాడుకున్నోళ్లకు వాడుకున్నంత చందంగా తయారైందని తెలిసింది. దేవాదాయశాఖకు చెందిన ముఖ్యమైన వ్యవహారాలు, ఇతర విషయాలు బయటికి రాకముందే అధికారులు స్పందించి పాస్‌వర్డ్ మార్చి గోప్యంగా ఉంచాలని భక్తులు కోరుతున్నారు.

క్లుప్తంగా

దోమల వృద్ధిని నివారించాలి



ఏటూరునాగారం: పాత కూలర్లు, కొబ్బరి బొండాలు, గోలాలు ఇంటి ఆవరణలో ఉంటే వాటిలో నీరు నిల్వ చేరి దోమల వృద్ధి చెందుతాయని, అలాంటి వాటిని నివారించాలని కోయగూడ ఎల్లాపురం సర్పంచ్ గార రమాదేవి అన్నారు. మంగళవారం మండలంలోని గ్రామ పంచాయతీ పరిధిలోని రాంనగర్‌లో డ్రైడే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంటింటికి తిరిగి గోలాలు, డ్రమ్ముల్లో ఉన్న నీటి నిల్వలను వైద్య సిబ్బందితో కలిసి తొలగించారు. ఈగలు, దోమలు రాకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. వైద్యశాఖ, గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రజలు సహకరించి చెత్తాచెదారం ఎక్కడబడితే అక్కడ పడేయవద్దన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, ఆశ వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, ఫీల్డ్ అసిస్టెంట్, పాల్గొన్నారు.

రామాలయ కమిటీ అధ్యక్షుడిగా మోహన్‌రావు

ఎస్‌ఎస్ తాడ్వాయి : మండలంలోని కాటాపూర్ రామాలయ కమి టీ నూతన కార్యవర్గాన్ని మంగళవారం సర్పంచ్ పుల్లూరి గౌరమ్మ అధ్యక్షతన ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా దిడ్డి మోహన్‌రా వు, ఉపాధ్యక్షుడిగా కుసుమ వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శులుగా దండు నరేష్, ముంద్రాతి రమేష్, సలహాదారులుగా మద్దూరి రా ములు, ముత్తినేని లక్ష్మయ్య, ఇందారపు లా లయ్య, మేడిశెట్టి నర్సింహయ్య, సహాయ కార్యదర్శులుగా మామిడోజు మల్లికార్జునచారి, దంగెల్లి విజయ్, కోశాధికారులుగా గద్దం రాజ్‌కుమార్, తడక హరీష్‌తో పాటు కార్యవర్గ సభ్యులుగా శ్రీను, సత్యంను ఎన్నుకున్నారు.

జాతరను విజయవంతం చేయాలి

కన్నాయిగూడెం: మండలంలోని బుట్టాయిగూడెంలో బుధవారం నుంచి సమ్మక్క సారక్క వన దేవతల జాతర ప్రారంభం కానుంది. ఉదయం దేవర పూర్వ జ్ఞాపకాల రూపాలను డోలీల మధ్య శివసత్తుల పూనకాలతో గంగ స్నానాలు ఆచరించి జాతరను ప్రారంభిస్తారు. పూర్వం నుంచి సునారికాని (దేవరోల) వారి కుటంబంలో వెలిసింది. వారితో పూజారులు ఆదివాసీ వంశస్తులతో జాతరను జరుపుతారు. మండలంలోని దట్టమైన అడవిలోని రంగురాళ్ల గుట్ట నుంచి సమ్మక్కను గురువారం తీసుకువస్తారని వేడారం ట్రస్టుబోర్డు డైరెక్టర్ పొడెం శోభన్ తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటించాలి



ఏటూరునాగారం: వ్యక్తిగత శుభ్రతను అందరు పాటించాలని, వ్యాధులకు దూరంగా ఉండాలని స ర్పంచ్ ఈసం రామ్మూర్తి అన్నారు. మంగళవారం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో హెచ్ఐవీ, ఎయిడ్స్, టీబీ, సుఖ వ్యాధులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ స్కీం సంస్థ ద్వారా హెచ్ఐవి పైన గ్రామంలోని ప్రజలకు అవగాహన కార్యక్రమాలు, సేవలను అందిస్తున్నందుకు అభినందనలు తెలిపారు. గ్రామంలోని ప్రజలందరూ ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఐసీటీసీ కౌన్సిలర్ గుటగట్టు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వారి హెచ్ఐవీ స్థితిని రక్తపరీక్షల ద్వారా మాత్రమే తెలుసుకుంటారని ఒకవేళ పాజిటివ్ నిర్ధారణ అయితే ముందుగానే ఏఆర్టీ మందుల ద్వారా వ్యాధి నివారణ చేసుకోవచ్చని చెప్పారు. చైల్డ్ ఇన్ఫో డిస్ట్రిక్ రిసోర్స్‌పర్సన్ జ్యోతి మాట్లాడుతూ హెచ్ఐవి అనేది అంటువ్యాధి కాదు ఇది ఒక వైరస్ ద్వారా మాత్రమే నాలుగు మార్గాల ద్వారా వ్యాప్తి చెందుతుంది అన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ కార్ల అరుణ, పంచాయతీ సెక్రటరీ అశోక్, జూనియర్ అసిస్టెంట్ రవీందర్, బిల్ కలెక్టర్ వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.

ఆర్థికసాయం అందజేత

వాజేడు: మండల పరిధిలోని చింతూరులో సోమవారం మేడిచర్ల పెద నర్సయ్య పూరిల్లు కాలిపోగా సుమారు రూ 1.30 లక్షల విలువ చేసే ఆస్తినష్టం జరిగిన విషయం తెలిసిందే. మంగళవారం సర్పంచ్ తెల్లం బుల్లేశ్వరావు, వైస్ ఎంపీపీ భర్త అల్లి సూ రిబాబు, బీఆర్ఎస్ నాయకుడు కొత్తగట్టు సాంబమూర్తి బాధిత కుటుంబానికి రూ.5000 ఆర్థికసాయం అందించారు. వీటితో పాటు రూ.25 కి లోల బియ్యం , కూరగాయలు అందజేశారు. బాధిత కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరుకు కృషి చేస్తామని నూగూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బుచ్చయ్య, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కృష్ణారెడ్డి తెలిపారు.

యాజమాన్య పద్ధతులు పాటించాలి



కాండంను పరిశీలిస్తున్న ఏఓ మహేష్

మల్హర్: కాండం తొలుచు పురుగు నివారణకు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలని మండల వ్యవసాయాధికారి ముంజ మహేష్ రైతులకు సూచించారు. మంగళవారం మండలంలోని రుద్రారం, చిగురుపల్లి శివారుల్లోని వరి పంట పొలాలను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలో 12 వేల ఎకరాల్లో వరి సాగువుతుందని తెలిపారు. వరిపంట నాటు నుంచి పిలకపెట్టే దశలో ఉందన్నారు. ప్రస్తుత వాతవరణ పరిస్థితుల దృష్ట్యా వరి కాండం తొలుచు పురుగు ఉధృతి కనబడుతుందన్నారు. కాండం తొలుచు పురుగులార్వా మొక్కకు రంధ్రం చేసి తినడంతో మొక్క చనిపోతుందని వివరించారు. తొలుచు పురుగు నియంత్రించడానికి నాటు పెట్టిన పది రోజుల్లో కార్టప్ హైడ్రోక్లోరైడ్(బరోజ్) లేదా క్లోరంత్రనెల్లిప్రోల్ (ఫటేర్ర) గుళికలను ఎకరానికి నాలుగు కిలోల చొప్పున వాడుకోవాలన్నారు. పిలక దశలో ఉన్న వరి పొలంలో పురుగు ఉధృతి గమిస్తే పురుగు ఉధృతినిబట్టి కార్టప్ హైడ్రోక్లోరైడ్ 50 ఎస్పీ 2 గ్రాములు లీటరు నీటిలో లేదా క్లోరాంతినిలి ప్రోల్(కోరాజన్, కోర్ ప్రిమ) ఎకరానికి 60ఎంఎల్ లేదా బైఫెంత్రిన్ 10 ఈసీ 2 మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటిలో కలిపి వాడడంతో కాండం తొలుచు పురుగు మొదటి దశలో నివారించుకోవచ్చని వెల్లడించారు. జింక్‌దాతు లోపం నివారణకు నీటిలో కరిగే జింక్ సల్ఫేట్‌ను 2 గ్రాములు ఒక లీటర్ నీటిలో కలిపి వాడుకోవాలని లేదా జినేత్ర ద్రవరూప జింక్‌ను కూడా 250 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి వాడుకోవాలని సూచించారు. ప్రస్తుత పంటలో వచ్చే సమస్యలపై 7288894164 నంబర్‌ను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో ఏఈఓ మనీషా, రైతులు పాల్గొన్నారు.

ఆర్థికసాయం అందజేత



లక్ష్మీ కుటుంబాన్ని పరామర్శిస్తున్న గండ్ర సత్యనారాయణరావు

టేకుమట్ల(రేగొండ): రేగొండ మండలంలోని జూబ్లీనగర్‌లో ఇటీవల అగ్ని ప్రమాదంలో ఇల్లును కోల్పోయి నిరాశ్రయులైన పర్ల లక్ష్మీ కుటుంబాన్ని మంగళవారం భూపాలపల్లి నియోజక వర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ గండ్ర సత్యనారాయణరావు పరామర్శించి ఆర్థికసాయం అందించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం నుంచి అన్ని విధాలా ఆదుకోవాలని తహసీల్దార్‌ను కోరారు. ఆయన వెంట మండల అధ్యక్షుడు ఇప్పకాయల నర్సయ్య, నాయకులు, తదితరులు ఉన్నారు.

ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిన్నాం

● రెండుసార్లు మోసం చేసిన కేసీఆర్
● నిజాయితీకి బీఆర్ఎస్‌లో స్థానం లేదు
● ప్రజాచైతన్యయాత్రలో మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి



కాలనీల్లో కలియతిరుగుతున్న సునీల్‌రెడ్డి

మహదేవపూర్ : ఉవ్వెత్తున ఎగిసిపడే తెలంగాణ ఉద్యమ సమయంలో నలుగురు కార్యకర్తలు లేని బీఆర్ఎస్‌లో చేరి లాఠీదెబ్బలు తిని అందరినీ ఏకం చేసి మంథని నియోజకవర్గంలో ఉద్యమాన్ని ఉధృతం చేశామని మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రాంరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ చేసిన అన్యాయానికి తమతో పాటు తమ కుమారుడి భవిష్యత్ ఇబ్బందుల్లో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు, రాంరెడ్డి కుమారుడు చందుపట్ల సునీల్‌రెడ్డి చేపట్టిన ప్రజాచైతన్యయాత్ర 3వ రోజు మండల కేంద్రంలో కొనసాగింది. గ్రామంలోని ఇంటింటికీ తిరుగుతూ రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఆదరించి సునీల్‌రెడ్డిని ఆశీర్వదించాలని రాంరెడ్డి కోరారు. అనంతరం రోడ్‌షో నిర్వహించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను వివరిస్తూ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని ప్రభుత్వం కేసీఆర్‌ది అన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు సునీల్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీర్ కుటుంబ, నియంతపాలనకు చరమగీతం పాడడానికి పిలుపునిచ్చారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా శ్రీధర్‌బాబు, ఒకసారి పుట్ట మధుకర్ గెలిచినా నియోజకవర్గ అభివృద్ధి శూన్యంగానే ఉందని విమర్శించారు. ప్రాజెక్టుల్లో వేల కోట్లు సంపాదించుకున్నారే తప్పా, ప్రజలకు ఏం న్యాయం చేయలేదని ఆరోపించారు. కార్యక్రమంలో యాత్ర ప్రముఖ్ వెన్నంపల్లి పాపయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరుకల గణపతి, యాత్ర సహ ప్రముఖ్ దుర్గం తిరుపతి, మండల ఇన్‌చార్జ్ విజయరెడ్డి, వివిధ మండల అధ్యక్షులు భాస్కర్‌రెడ్డి, మోహన్‌రావు, నిరంజన్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్, మండల ప్రధాన కార్యదర్శులు మెడిపల్లి పూర్ణచందర్, కిషన్, రాజేందర్, రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.

మంటలు చెలరేగి కారు దగ్ధం



దగ్ధమైన కారు

మల్హర్ : మండలంలోని కొయ్యూరు పెట్రోల్‌బంకు సమీపంలో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగి దగ్ధమైంది. కొయ్యూరు ఎస్సై నరేష్ తెలిపిన వివరాల ప్రకారం..భూపాలపల్లికి చెందిన ఎదలాపురం శ్రీనివాస్ టీఎస్03 ఈఎల్ 0403 గల కారులో మంథని నుంచి భూపాలపల్లి వెళ్తున్నాడు. ఈక్రమంలో మంగళవారం తెల్లవారు జామున ఒంటిగంట సమయంలో కారు నుంచి పొగలు వస్తుండటంతో కొయ్యూరు పెట్రోల్‌బంకు సమీపంలో కారును నిలిపి కిందికి దిగి పరిశీలించాడు. ఒక్కసారిగా మంటల లేచి కారు పూర్తిగా దగ్ధమైంది. శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ఘనంగా రమాభాయి జయంతి



రమాభాయి చిత్రపటానికి పూలమాల వేస్తున్న మల్లయ్య

చిట్యాల : భారత రాజ్యాంగ రచయిత బాబాసాహెబ్ అంబేద్కర్ సతీమణి రమాభాయి అంబేద్కర్ 126వ జయంతిని అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రచార కార్యదర్శి గుర్రపు రాజేందర్ అధ్యక్షతన మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్‌లో ఘనంగా నిర్వహించారు. రమాభాయి చిత్రపటానికి అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు పుల్ల మల్లయ్య పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మల్లయ్య మాట్లాడుతూ అంబేద్కర్ భారత రాజ్యాంగం రచించినపుడు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన మేధావి అన్నారు. కార్యక్రమంలో అంబేద్కర్ యువజన జిల్లా ప్రచార కార్యదర్శి గుర్రపు రాజేందర్, మండల నాయకులు గుర్రం రాజమౌళి, గురుకుంట్ల కిరణ్, ఆరేపల్లి నర్సింహ, రాములు, బోయిని రాజేందర్, ఈగ రవి పాల్గొన్నారు.

ఆర్థికభారాన్ని తగ్గించేందుకే హెల్త్‌క్యాంపు



వైద్యులను సన్మానిస్తున్న సర్పంచ్ రాజమ్మ

భూపాలపల్లి రూరల్: పేద, మధ్యతరగతి కుటుంబాల వారికి ఆర్థికభారాన్ని తగ్గించేందుకు హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు ప్రధాన్ ఆస్పత్రి వైద్యుడు తౌటం ప్రధాన్ అన్నారు. మండలంలోని ఆజాంనగర్‌లో సర్పంచ్ గోవిందుల రాజమ్మ, మంగళవారం జిల్లాకేంద్రంలోని ప్రధాన్ ఆస్పత్రి ఆధ్వర్యంలో మెగా హెల్త్‌క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన్ మాట్లాడుతూ ఈ శిబిరంలో ఉచి తంగా షుగర్, బిపి, దంత పరీక్షలు నిర్వహించి మందులు ఇచ్చినట్లు తెలిపారు. గ్రామస్తులకు ఆరోగ్య సలహాలు, సూచనలు చేశారు. వైద్యసేవలు అందించిన హస్పటిల్ వైద్యులను, సిబ్బందినిసర్పంచ్ రాజమ్మ గ్రామస్తులతో కలిసి సన్మానించారు. కార్యక్రమంలో ఆస్పత్రి వైద్యులు అనూషప్రధాన్, లింగమూర్తి అచ్చ, ఆస్పత్రి వ్యవస్థాపకుడు తౌటం ప్రభాకర్, గ్రామ కార్యదర్శి శశిధర్, కారో బార్ పూర్ణచంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.

‘పుట్ట’ ట్రస్టు ఆధ్వర్యంలో అవగాహన తరగతులు



మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులు

కాటారం: పుట్ట లింగమ్మ ట్రస్టు ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అవగాహన అండ్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ తరగతులను మంగళవారం ప్రారంభించారు. ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థుల్లో లక్ష్య సాధన పెంపొందించే దిశగా తీసుకోవాల్సిన చర్యలు, పరీక్షల సమయంలో మనోధైర్యం, భవిష్యత్తులో ఉన్నత చదువులు, ఎంచుకోవాల్సిన కోర్సులు ఇతరత్రా అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించనున్నట్లు బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ నరేందర్, ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ బిక్షపతి మాట్లాడుతూ పుట్ట లింగమ్మ ట్రస్టు ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం ఇలాంటి తరగతులు నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. కార్యక్రమంలో హైసూ కల్ మోటివేషన్ శిక్షకులు శ్రావణ్‌కుమార్, మనోజ్ కుమార్, ఎచ్ఎం రాజమల్లు, బీఆర్ఎస్ నాయకులు శ్రీలక్ష్మిచౌదరి, సోషల్ మీడియా ఇన్‌చార్జ్ వంగల రాజేంద్రాచారి, నాయకులు రజనీకాంత్, రజాకర్, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

ఆలయ అభివృద్ధికి సహకరించాలి



గ్రామస్తులతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ సిరికొండ

టేకుమట్ల: మండలంలోని ఆశిరెడ్డిపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా సర్పంచ్ వెలిశెట్టి స్వర్ణలత సురేష్, ఎన్ఆర్ఐలు, గ్రామస్తులు సోమవారం ఎమ్మెల్సీ సిరికొండ మధుసూధనాచారిని కలిసి ఆలయ అభివృద్ధికి తోడ్పాటును అందించాలని కోరారు. గ్రామంలోని అన్ని ప్రధాన కూడళ్లలో హైమాస్ట్ లైట్లతో పాటు గ్రామంలోని అన్నిచోట్ల పూర్తిస్థాయి ఎల్ఈడీ లైట్లను మంజూరు చేసినట్లు సర్పంచ్ తెలిపారు. గ్రామానికి సెంట్రల్ లైటింగ్‌తో పాటు, ల్ఈడీ లైట్లను మంజూరు చేసిన ఎమ్మెల్సీకి కృతజ్ఞతలు తెలిపారు.

‘కంటి వెలుగు’ను సద్వినియోగం చేసుకోవాలి



కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభిస్తున్న జెడ్పీటీసీ జోరుక సదయ్య

మొగుళ్లపల్లి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జెడ్పీటీసీ జోరుక సదయ్య అన్నారు. మంగళవారం మండలంలోని కాసులపహాడ్‌లో ప్రాథమిక వైద్యాధికారిణి నాగరాణి, నవిత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదలకు వరం కంటి వెలుగు అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ యార సుజాత, ఎంపీడీఓ కృష్ణవేణి, సర్పంచ్ గుంటి లక్ష్మి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

రెండు గ్రామాల్లో ‘కంటి వెలుగు’

మహాముత్తారం : కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండల కేంద్రంతో పాటు సింగంపల్లిలో నిర్వహించిన వైద్యశిబిరంలో 232 మందికి వైద్యపరీక్షలు నిర్వహించారు. అందులో 44 మందికి అద్దాలు పంపిణీ చేసి 10 మందిని సర్జరీ కోసం రెఫర్ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ మమత, బండి శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శులు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.

అన్ని రంగాల్లో జిల్లా అభివృద్ధి



సమావేశంలో మాట్లాడుతున్న గోవింద్‌నాయక్

ఎస్ఎస్ తాడ్వాయి : సీఎం కేసీఆర్ ములుగు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద్‌నాయక్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దండుగుల మల్లయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం జిల్లా ఏర్పాటు చేయడంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారన్నారు. వర్షాకాలంలో వరద సమయంలో జిల్లాలోని ఏటూరునాగారం పర్యటనకు వచ్చిన సందర్భంగా రోడ్లను మరమ్మతులు చేపడుతామని ఇచ్చిన హామీ ప్రకారం ఐటీడీఏ ఆధ్వర్యంలో అన్ని రోడ్లకు అభివృద్ధికి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర కాదు మోకాళ్ల యాత్ర చేసిన ప్రజలు వారిని నమ్మరన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీతక్క జిల్లాకు చేసిందేం లేదన్నారు. సమావేశానికి ముందు తాడ్వాయిలో గ్రంథాలయాన్ని పరిశీలించారు. గ్రంథాలయ భవనం శిథిలావస్థలో ఉంటడంతో నిరుపయోగంగా ఉంటున్న మండల పరిషత్ పాఠశాల భవనంలో గ్రంథాలయం ఏర్పాటు చేయడం కోసం పరిశీలించారు. సమావేశంలో రైతు కమిటీ జిల్లా అధ్యక్షుడు బుచ్చయ్య, జాతర మాజీ చైర్మన్ కొర్నెబెల్లి వీరేశం, మాజీ మండల అధ్యక్షుడు బండారి చంద్రయ్య, ఉపసర్పంచ్ ఇంద్రారెడ్డి, నాయకులు చల్లా రజనీకర్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, జయపాల్ రెడ్డి, లింగాచారి, కొర్నెబెల్లి శేషగిరి, పాల్గొన్నారు.

నేటినుంచి సమ్మక్క సారలమ్మ జాతర



ముస్తాబైన సమ్మక్క గుడి



సారలమ్మ గద్దె

మహాముత్తారం: మండలంలోని బోర్లగూడెం గ్రామంలో బుధవారం నుంచి మూడు రోజుల పాటు సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జాతర సందర్భంగా నిర్వాహకులు పూజారితో కలిసి గద్దెల వద్ద చెత్తను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. జాతరకు వచ్చే భక్తుల కోసం మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. జాతరకు మహాముత్తారం వివిధ గ్రామాలతో పాటు భక్తులు రానున్నట్లు నిర్వాహకులు తెలిపారు.